శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అన్నా



శ్రీవారి సన్నిధిలో ఎమ్మెల్యే అన్నా కుటుంబ సభ్యులు

గిద్దలూరు రూరల్: ఎమ్మెల్యే అన్నా రాంబాబు, సతీమణి దుర్గాకుమారి , కుమారుడు క్రిష్ణచైతన్యలు మంగళవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.

కాణిపాకం దేవస్థానం పాలకమండలి సభ్యులుగా జోగి రామసుబ్బమ్మ



ప్రమాణ స్వీకారం చేస్తున్న జోగి రామసుబ్బమ్మ

పెద్దదోర్నాల: వరసిద్ధి వినాయక కాణిపాక దేవస్థానం పాలక మండలి సభ్యునిగా మండల పరిధిలోని చిన్నగుడిపాడుకు చెందిన జోగి రామసుబ్బమ్మ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 1వ తేదీతో పాలక మండలి పదవీ కాలం పూర్తి కావడంతో అదే కమిటీని మరోసారి కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీంతో 17వ తేదీన ఉదయం 7 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.









సోమవారిపేటలో అన్నపూర్ణా దేవిగా చౌడేశ్వరీదేవి | మార్కాపురం ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ధైర్యలక్ష్మి | అమ్మవారిశాలలో గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు | రాజంపల్లిలో ప్రత్యేక అలంకరణలో గజలక్ష్మి అమ్మవారు | చంద్రఘంట అలంకారంలో బాలాత్రిపురసుందరీదేవి | కురిచేడు: రాజరాజేశ్వరి అలంకరణలో వాసవీమాత | దొనకొండలో కాశీ అన్నపూర్ణేశ్వరి అలంకరణ

భక్తి శ్రద్ధలతో శరన్నవరాత్రి మహోత్సవాలు

పెద్దదోర్నాల: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవీ మాత అమ్మవారు మహాలక్ష్మీ దేవి అలంకారంలో భక్తులను దర్శనమిచ్చారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేశారు.

గజలక్ష్మి అలంకరణలో..

పెద్దారవీడు: మండలంలో రాజంపల్లె గ్రామంలో వెలసిన శ్రీ గొంద్రాలికొండ తిరుమలనాథస్వామి ఆలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారు గజలక్ష్మి అలంకరణలో భక్తులకు మంగళవారం దర్శనమించారు. అర్చకుడు భవానిప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతం, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఉభయదాతలుగా శ్రీ కృష్ణదేవరాయ కాపు, బలిజ అన్న సత్రం సభ్యులు వ్యవహరించారు.

మంగళగౌరీదేవి అలంకరణలో వాసవీ అమ్మవారు

యర్రగొండపాలెం: శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు భక్తులకు మంగళ గౌరీదేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు. మహిళా భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. వాసవీ అమ్మవారికి మంగళ గౌరీదేవి అలంకరణచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూరె వెంకట ప్రసాద్, గుర్రం కృష్ణమూర్తి, ఆర్యవైశ్య యువజన సంఘం నాయకులు రెడ్డి నరసింహారావు, కొత్తమాసు హరీష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

దర్శి: స్థానిక శ్రీకనక దుర్గాభవాని అమ్మవారు మహాలక్ష్మిగా మంగళవారం భక్తులకు దర్శనమిచ్చారు. కరెన్సీ నోట్లతో అమ్మవారిని సుందరంగా అలంకరించి పూజలు చేశారు.

దొనకొండ: నవరాత్రుల మహోత్సవం సందర్భంగా స్థానిక ఆనంద ఆశ్రమంలో ఈశ్వరీదేవి మంగళవారం కాశీ అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిచ్చారు.

బేస్తవారిపేట: స్థానిక వాసవీకన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారిని మంగళవారం నటరాజేశ్వరీదేవిగా అలంకరించారు. లలితాంబికా ఆలయంలో అమ్మవారిని కన్యకాపరమేశ్వరీదేవిగా, గొట్లమిండ్ల సమీపంలోని కోట సత్యమాంబ దేవిని భువనేశ్వరీదేవిగా, సోమవారిపేటలోని చౌడేశ్వరీదేవిని అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాల్లో ఉభయదాతలచే నిత్య పూజలు, మంత్రపుష్పం, మంగళహారతి పూజలు నిర్వహించారు.

గిద్దలూరు రూరల్: దసరశరన్నవరాత్రుల్లో భాగంగా పట్టణంలోని వాసవి కన్యాకా పరమేశ్వరి అమ్మవారు గాయత్రీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. అద్దాలమండపంలోని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన ఊయలలో ఉంచి పూజలు నిర్వహించారు. వీరన్న బావి సమీపంలోని కాళికాంబ ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. నల్లబండ బజారులోని దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. నరవ రోడ్డులోని కనకదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాశినాయన కుంటలో గాయత్రీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కంభం : దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిశాలలో అమ్మవారు భువనేశ్వరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం కలశాలతో గ్రామోత్సవం నిర్వహిహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణంలోని చెన్నకేశవ స్వామి ఆలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారు ధనలక్ష్మిగా, మార్కండేశ్వరస్వామి ఆలయంలో జగదాంబ అమ్మవారు చంద్రఘంటగా, అమ్మవారిశాలలో వాసవీమాత భవానీదేవిగా, ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ధైర్యలక్ష్మిగా, బంగారమ్మ దేవాలయంలో మహాలక్ష్మిగా దర్శనమిచ్చారు.

కురిచేడు: స్థానిక శ్రీ జ్ఞానప్రసూనాంబ, శ్రీ వాసవికన్యకాపరమేశ్వరి దేవి.. రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు చేయించారు.

చంద్రఘంట అలంకారంలో బాలాత్రిపురసుందరీదేవి

త్రిపురాంతకం: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బాలాత్రిపురసుందరీదేవికి చంద్రఘంట అలంకారంలో వ్యాఘ్రవాహన సేవను భక్తులు వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అభిషేకం, మహన్యాసం, మంత్రపుష్పం నిర్వహించారు. బుధవారం రాత్రి కుష్మాండదుర్గ అలంకారంలో శేషవాహన సేవ నిర్వహించనున్నారు.

తర్లుపాడు: మండలంలోని కేతగుడిపిలో గంగా పార్వతీ సమేత కేదారేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ దేవి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.

కొనకనమిట్ల: మండలంలోని గొట్లగట్టు రామాలయం,పెదారికట్ల మహాలక్ష్మమ్మ ఆలయం, శివాలయం, రేగడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయం, కొనకమనిట్ల రామదూతక్షేత్రంలలో అమ్మవారి విగ్రహాలకు పూజలు నిర్వహించారు.

ఆరోగ్య సురక్ష పేదలకు వరం



సూదనగుంటలో అభా కార్డులు పంపిణీ



బేస్తవారిపేటలో రక్త పరీక్షలు..



వైపాలెంలో జగనన్న ఆరోగ్య సురక్షలో పరీక్షలు చేయించుకుంటున్న రోగులు



దోసకాయలపాడులో కళ్లజోళ్లు పంపిణీ

యర్రగొండపాలెం: జగనన్న ఆరోగ్య సురక్షకు అనూహ్య స్పందన లభిస్తోంది. మంగళవారం స్థానిక సచివాలయం-3 పరిధిలోని గిరిజన గురుకుల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో ప్రజలు పాల్గొని తమ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పటి వరకు మండలంలో 12 క్యాంపులు నిర్వహించగా దాదాపు 6800 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు వెంకటాద్రిపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ షేక్ నాయబ్‌రసూల్ తెలిపారు. ఆయా శిబిరాలలో వైద్యులు కోటా నాయక్, చంద్రశేఖర్, మెంకటేశ్వర్లు నాయక్, స్పెషలిస్టులు చైతన్య సుధ, చలపతి, సూర్యప్రకాష్, నాగభూషణం, మధుకిరణ్‌లు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారని ఆయన తెలిపారు. గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో డీఎల్‌డీవో బి.వి.ఎన్.సాయికుమార్, ఎంపీడీవో వై.వి.నాగేశ్వర ప్రసాద్, ఈవోపీఆర్డీ ఈదుల రాజశేఖరరెడ్డి, జెడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, పార్టీ మండల అధ్యక్షుడు కొప్పర్తి చిన్న ఓబులరెడ్డి, సర్పంచ్ ఆర్.అరుణాబాయి పాల్గొన్నారు.

పెద్దారవీడు: జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని జెడ్పీటీసీ ఏర్వ చలమారెడ్డి అన్నారు. మండలంలో ఏనుగులదిన్నెపాడు గ్రామంలో జెడ్పీహెచ్ పాఠశాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మంగళవారం వైద్య సిబ్బంది నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ బలుసుపాటి లూథీయానాగరాజు, పంచాయతీ కార్యదర్శులు బాలకోటయ్య, శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నాయకులు వల్లెల ఈశ్వరరెడ్డి, చిమట వెంగయ్య, ఏర్వ వెంకటరెడ్డి పాల్గొన్నారు.

దొనకొండ: పోలేపల్లిలో వైద్యాధికారి పి.సునీత మందులు పంపిణీ చేశారు. తహసీల్దార్ యం.సువర్ణ, జెడ్పీటీసీ మురికిపూడి సుధాకర్, ఎంపీటీసీ యద్దనపూడి జాన్ మార్క్ పాల్గొన్నారు.

తాళ్లూరు (ముండ్లమూరు): సర్పంచ్ కోటా శివలక్ష్మీవెంకటరామిరెడ్డి దోసకాయలపాడులో మాట్లాడారు. పేదలకు మంచి ఆరోగ్య సేవలు అందించేందుకు గాను ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. తహసీల్దార్ కె.వి ప్రసాద్, సర్పంచ్ పోశం సుమలతా శ్రీకాంత్ రెడ్డి, ఈఓఆర్డీ కెవీఎస్ రాజు, ఎంఈఓ సుబ్బయ్య, ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.

ముండ్లమూరు: పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి జగనన్న పెద్దపీట వేస్తున్నారని వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు బిజ్జం వెంకటసుబ్బారెడ్డి అన్నారు. పసుపుగల్లులో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ వరగాని బాలసుందరరావు, చింతా శ్రీనివాసరెడ్డి, బిజ్జం జ్యోతికృష్ణారెడ్డి, ఎంపీడీఓ హనుమంతరావు పాల్గొన్నారు.

గిద్దలూరు రూరల్: జగనన్న ఆరోగ్య సురక్షకు ప్రజలల్లో విశేష స్పందన లభిస్తుందని ఎంపీపీ కడప లక్ష్మి అన్నారు. మండలంలోని ముండ్లపాడులో ఇంటింటా సర్వే నిర్వహించారు. ఎంపీడీఓ హేమలత, డాక్టర్లు నాయబ్‌రసూల్, సుమయా, వైస్ ఎంపీపీ నోవెల్, సచివాలయం జేఏసీ ఓబులరావు, ఉప సర్పంచ్ కడియం శేషగిరి, ఈఓఆర్డీ చెన్నారావు, పంచాయతీ కార్యదర్శులు, ఆరోగ్య సూపర్‌వైజర్లు వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

బేస్తవారిపేట: మండలంలోని ఎంపీ చెరువులో జగనన్న సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య నిపుణులు డాక్టర్ పృథ్వీరాజ్, వికాష్, లక్ష్మీ, హర్షవర్ధన్, రమేష్‌కుమార్, కవిత ఆధ్వర్యంలో 570 మందికి వైద్య పరీక్షలు చేశారు. తహసీల్దార్ డీవీబీ వరప్రసాద్, ఎంపీడీఓ పార్వతి, పీహెచ్‌సీ అధికారులు, 104 సిబ్బంది పాల్గొన్నారు.

అర్ధవీడు(కంభం): మండలంలోని వెలగలపాయ సచివాలయం పరిధిలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్, ఇతర ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు సిఫార్సు చేశారు. ఎంపీపీ ఎం వెంకట్రావు, జేసీఎస్ కన్వీనర్ క్రిష్టారెడ్డి, సర్పంచ్ గోదేసి రమణమ్మ, నాయకులు పాల్గొన్నారు.

కంభం: జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఎంపీపి చేగిరెడ్డి తులశమ్మ అన్నారు. కంభం-4 సచివాలయం పరిధిలోని అర్బన్ కాలనీ ఉర్దూ స్కూల్‌లో మంగళవారం జగనన్న ఆరోగ్యసురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. స్పెషలిస్టు వైద్యులు డాక్టర్ అక్తర్ రసూల్, డాక్టర్ పృథ్వీ, డాక్టర్ పద్మావతిబాయి, డాక్టర్ విజయచంద్ర పాల్గొని వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహించారు. సర్పంచ్ పల్నాటి బోడయ్య, ఉపసర్పంచ్ సయ్యద్ ఖాసిం, ఏఓ మస్తాన్‌వలి, ఈఓపీఆర్డీ విజయలక్ష్మి, కార్యదర్శులు బ్రహ్మయ్య, క్రిష్ణమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

పుల్లలచెరువు: జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు పేదలకు వరంగా మారాయని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ రెంటపల్లి సుబ్బారెడ్డి అన్నారు. పుల్లలచెరువు మండలంలోని చాలపమడుగు గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఆరోగ్య సురక్ష శిబిరాన్ని సర్పంచ్ సత్యానారాయణరెడ్డి ప్రారంభించారు. శిబిరంలో పాల్గొన్న దాదాపు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు డాక్టర్ రవినాయక్ తెలిపారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కె.వెంకటయ్య, తహశీల్దార్ దాసు, ఎంపీడీవో మరియదాసు, ఈవోఆర్డీ శరత్‌బాబు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

పొదిలి రూరల్: మండలంలోని సూదనగుంట సచివాలయం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని రాష్ట్ర మైనింగ్ అండ్ మినరల్ కార్పొరేషన్ డైరెక్టర్ కేవీ రమణారెడ్డి ప్రారంభించారు. 610 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్లు తెలిపారు. పలువురికి కళ్లజోళ్లు, ఆరోగ్య భారత్ కార్డులు పంపిణీ చేశారు. ఈఓఆర్డీ కృష్ణ, సర్పంచ్ కోటిరెడ్డి పాల్గొన్నారు.

జనరంజకంగా జగనన్న పాలన



లబ్ధిదారురాలికి సంక్షేమ పథకాల బుక్‌లెట్‌ను అందజేస్తున్న ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి

కొనకనమిట్ల: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ప్రతి గడపలో సంతోషం వెల్లివిరుస్తోందని ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం గొట్లగట్టు గ్రామ సచివాలయ పరిధిలోని నాయుడుపేట ఎస్సీ కాలనీ, హరిజన కాలనీ, నాయుడుపేట గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధిని వివరించారు. తొలుత ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి, ఎంపీపీ మురళీకృష్ణయాదవ్, జెడ్పీటీసీ ఏడుకొండలు, ఎంపీటీసీ రామనారాయణరెడ్డి, పార్టీ నేతలు గాడి కోనేటిరెడ్డి, వెంకటకొండయ్య, సొసైటీ చైర్మన్లు కాశిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ పెదవెంకటరెడ్డి, మండల కన్వీనర్ శంకర్‌రెడ్డి, సానికొమ్ము తిరుపతి రెడ్డి, ఏలూరి సంజీవరెడ్డి, ఉన్నం శ్రీను, ఎంపీడీఓ శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.

దొంతిరెడ్డికి ఎమ్మెల్యే పరామర్శ



గోపాలరెడ్డిని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

మార్కాపురం టౌన్: ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు దొంతిరెడ్డి గోపాల్‌రెడ్డిని ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి మంగళవారం పరామర్శించారు. శస్త్రచికిత్స చేయించుకుని మార్కాపురంలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను పరామర్శించి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఏఎంసీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, పట్టణ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్‌పాల్గొన్నారు.

లైన్‌మన్ నిర్లక్ష్యం.. హెల్పర్‌కు ప్రాణ సంకటం

పొదిలి రూరల్: విద్యుత్ శాఖలో జూనియర్ లైన్‌మన్(జేఎల్‌ఎం) నిర్లక్ష్యం ఓ ప్రైవేట్ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. జేఎల్‌ఎం తన బాధ్యతల్ని రోజువారీ కూలీకి అప్పగించడమే అందుకు కారణం. వివరాలు.. పొదిలి మండలం మల్లవరం గ్రామం వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో సమస్య తలెత్తింది. దీనిని జేఎల్‌ఎం మనోజ్ పరిష్కరించాల్సి ఉండగా తన వెంట తిప్పుకొంటున్న మల్లవరం వాసి రెడ్డెబోయిన వెంకటేశ్వర్లుకు ఆ పని అప్పగించాడు. అతను ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతులు చేసేందుకు పైకి ఎక్కాడు. దానికి సూదనగుంట, అక్కచెరువు వైపు వెళ్లే రెండు లైన్లు ఉన్నాయి. సబ్‌స్టేషన్ నుంచి అక్కచెరువు వైపు లైన్‌కు మాత్రమే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సూదనగుంట వైపు వెళ్లే లైన్‌కు విద్యుత్ సరఫరా అవుతోంది. ఆ విషయం తెలియని వెంకటేశ్వర్లు కరెంటు తీగలను తాకగానే షాక్‌కు గురయ్యాడు. శరీరం కొంత బాగం కాలిపోయి కింద పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేశ్వర్లును చికిత్స నిమిత్తం పొదిలి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భర్త విద్యుత్ షాక్‌కు గురయ్యాడని తెలియడంతో భార్య రమణమ్మ, ఆరుగురు పిల్లలు బోరున విలపిస్తున్నారు.

ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి

దొనకొండ: సమస్యలు పరిష్కరించి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి పెట్టాలని ఎంపీపీ బొరిగొర్ల ఉషామురళి తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వ సభ్య సమావేశం మాట్లాడారు. విద్యుత్ ఏఈ షేక్.నాగూర్‌వలి మాట్లాడుతూ రెండు నెలల్లో ట్రాన్స్‌ఫార్మర్ సమస్య లేకుండా చేస్తామన్నారు. మండల విద్యాధికారి ఎస్.సాంబశివరావు, కోఆప్షన్ సభ్యులు షేక్ గఫార్, వైస్ ఎంపీపీ మిట్టా కోటిరెడ్డి, వైస్ ఎంపీపీ వడ్లమూడి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ వసంతరావు నాయక్ ప్రసంగించారు. జెడ్పీటీసీ మురికిపూడి సుధాకర్, ఐసీడీఎస్ సీడీపీఓ భారతి, ఈఓఆర్డీ ప్రసాద్ పాల్గొన్నారు.

చదువులతోనే పేదరికం నిర్మూలన

యర్రగొండపాలెం: చదువులతోనే పేదరికం నిర్మూలన చేసే అవకాశం ఉందని ప్రిన్సిపాల్ జి.శ్రీధర్‌నాయుడు అన్నారు. మంగళవారం స్థానిక మోడల్ డిగ్రీ కళాశాలలో జరిగిన అంతర్జాతీయ దారిద్ర్య నిర్మూలన దినోత్సవంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ పి.ప్రదీప్, అధ్యాపకులు పాల్గొన్నారు.

వీరభద్రస్వామికి వెండి కిరీటం వితరణ

దర్శి: స్థానిక శివాలయం ఆవరణలోని వీరభద్ర స్వామికి మంగళవారం రూ. 50 వేల విలువ చేసే వెండి కిరీటాన్ని స్థానిక వెలమ వీధికి చెందిన బలుమూరి హరినాథ్, అంజలి దంపతులు అందజేశారు. ప్రత్యేక పూజలు చేయించారు.

పరస్పర కేసులు నమోదు

కురిచేడు: మండలంలోని బయ్యవరం గ్రామంలో సోమవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ పై పరస్పర కేసులు నమోదు చేసినట్లు ఎస్ హెచ్ ఓ విఘ్నేష్ తెలిపారు. బయ్యవరం గ్రామానికి చెందిన మాలెపాటి నరసింహారావు, పుట్టాప్రసాదు మధ్య గడ్డి వేసే విషయంలో వాగ్వాదం పెరిగి రాళ్లతో దాడి,కర్రలతో కొట్టుకునే వరకు వెళ్లింది. పుట్టాప్రసాదు ఇంటి ముందు గడ్డి తీసి సోమవారం ఉదయం నరసింహారావు ఇంటి ముందు వేశాడు. ఇక్కడ ఎందుకు గడ్డివేస్తున్నావని నరసింహారావు తల్లి ప్రసాదును అడిగినందుకు వాగ్వాదం పెరిగి రాళ్లతో, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పుట్టా ప్రసాదుకుతలపై, మాలెపాటి నర్సింహారావు, మాలెపాటి మోహనరావు, కిలారు వెంకటసుబ్బయ్యలకు రక్త గాయాలయ్యాయి. ఒక వర్గం వారు దర్శి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సపొందుతున్నారు. మరో వర్గం వారు వినుకొండలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

జాలర్ల సంఘ అధ్యక్షునిగా సైదా

కురిచేడు: జాలర్ల సంఘం అధ్యక్ష ఎన్నికలు స్థానిక వైఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం జరిగాయి. ఎన్నికల అధికారి, దర్శి ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ రవికుమార్ నిర్వహించారు. షేక్ సైదాను ప్రెసిడెంట్‌గా, వైస్ ప్రెసిడెంట్‌గా భోగ్యం సుబ్బారావు సహా ఎనిమిది మంది డైరెక్టర్లను ఎన్నుకున్నారు.

200 మందికి దుస్తులు అందజేత

మార్కాపురం: దసరా ఉత్సవాలను పురస్కరించుకుని మార్కాపురం పట్టణంలోని కందుల ఓబులరెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో 200 మంది మహిళలు, పురుషులకు పట్టుచీరలు, పట్టు వస్త్రాలను ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ కందుల గౌతమ్ నాగిరెడ్డి మంగళవారం అందచేశారు. దసరా పర్వదినాన్ని అందరూ సంతోషంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

చిరుధాన్యాలతో ఆరోగ్యం

కురిచేడు: పోషక విలువలుగల ఆహారాన్ని తీసుకోవాలని దర్శి కేవీకే శాస్త్రవేత్తలు ఉష, మానస పేర్కొన్నారు. బోధనంపాడులో ఎఫర్ట్, రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మిల్లెట్ రెసిపీ కాంటెస్ట్ ప్రోగ్రాంను సచివాలయంలో మంగళవారం నిర్వహించారు. చిరుధాన్యాలైన రాగులు, జొన్నలు, సజ్జలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవటం వలన మహిళలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. మంచి వంటలకు బహుమతులు, ప్రశంస పత్రాలను అందజేశారు. రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధి సర్వేశ్వరరెడ్డి, ఎఫర్ట్ సంస్థ ప్రతినిధి జెస్సీ గ్లోరి పాల్గొన్నారు.

పగటి పూట నాణ్యమైన విద్యుత్

దొనకొండ: గ్రామాల్లోని రైతులకు పగటి పూటనే వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందిస్తామని విద్యుత్ దర్శి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్‌ఏ కరీమ్ తెలిపారు. స్థానిక సబ్ స్టేషన్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ కేవీజీ సత్యనారాయణ ఆదేశాల మేరకు 20 పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేశామని, 54 వేల విద్యుత్ కనెక్షన్లు అందించామన్నారు. ఏఈ షేక్ నాగూర్‌వలి ఉన్నారు.

వివక్షను ఎదిరించడమే ఐక్యతా విజయపథం లక్ష్యం



మాట్లాడుతున్న విజయకుమార్

ముండ్లమూరు: సమాజంలో అణగారిన వర్గాలు వారు ఎదుర్కొంటున్న వివక్షను ఎదిరించి వారికి అండగా నిలవడమే ఐక్యతా విజయపథం లక్ష్యమని మాజీ కలెక్టర్ కేఎస్ఆర్‌కే విజయకుమార్ అన్నారు. పులిపాడు నుంచి మంగళవారం ఐక్యతా విజయపథం యాత్ర ముండ్లమూరుకు చేరుకొంది. స్థానిక ఎస్సీ కాలనీ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. జెడ్పీటీసీ సభ్యుడు తాతపూడి రత్నరాజు, దళిత బహుజన రీసోర్స్ సెంటర్ జిల్లా కార్యదర్శి దార్ల కోటేశ్వరరావు, గోపనబోయిన వెంకటరావు, దార్ల పాల్‌కుమార్, పాలెపోగు డగ్లస్, ఫిలిప్‌రాజు, ఆవులూరి ఆంజనేయులు, పాల్గొన్నారు.

జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపిక

కంభం: స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న షేక్ ఆరీజ్ ఖాన్, యోగా శిక్షకుడు బి. రంగస్వామి జాతీయ స్థాయి యోగాపోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 14న భీమవరంలో జరిగిన రాష్ట్రస్థాయి యోగాపోటీల్లో వారు సత్తా చాటారు.